ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY

యాదాద్రి భువనగిరి

5

గురువారం 27 మార్చి 2025



హెల్ప్‌లైన్ నంబర్లు

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ టోల్‌ఫ్రీ నెంబర్ 18005728980

నల్లగొండ	: 18004251442
యాదాద్రి	: 1800 425 7106
సూర్యాపేట	: 1800 425 1972

చికెన్ ధరలు

గుడ్డు డజన్ ధర : 60

జిల్లా	లైవ్	డ్రెస్	స్కిన్‌లెస్
యాదాద్రి	రూ.120	180	200
సూర్యాపేట	రూ.105	170	200
నల్లగొండ	రూ.110	180	210

ఉష్ణోగ్రత గరిష్ఠం 35.5 । కనిష్ఠం 20.0

గుట్టలో పొలిటికల్ వార్!

అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రచ్చ



యాదగిరిగుట్టలో ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలు

యాదగిరిగుట్ట పట్టణం మూడు నెలలుగా రాజకీయ రణరంగ వేదికగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోలీసుల కేసులతో రాజకీయం వేడెక్కుతోంది.ఎప్పుడు ఏం జరుగుతోందనే ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

- (ఆంధ్రజ్యోతి,యాదగిరిగుట్ట రూరల్)

ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు, నాయకులు వ్యాపారుల వద్ద అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు అధికమయ్యాయి.వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు స్థానిక రైతు వద్ద స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో పెట్రోల్‌బంక్‌కు సంబంధించి నిర్మాణాలు చేస్తుండగా, అతడిని మాజీ కౌన్సిలర్లు బెదిరించి రూ.5లక్షలు డిమాండ్ చేశారని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. పెట్రోల్ బంక్ వ్యాపారి వద్ద ఎలాంటి డబ్బు డిమాండ్ చేయలేదని, స్థానిక ప్రజాప్రతినిధిని అభాసుపాలు చేసేందుకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అధికార కాంగ్రెస్ వాదిస్తోంది.

విమర్శల దాడి

గుట్టలో ఏ సంఘటన జరిగినా స్థానిక ప్రజాప్రతినిధి బాధ్యత వహించాలనేవిధంగా ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని, బీసీ అయిన ఆయన్ను టార్గెట్ చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కొలనుపాక గ్రామంలో భూమి కబ్జాచేశారని ఎలాంటి ఆధారాలు లేకున్నా గతంలో ఆరోపించారని, పట్టణంలో జనవరి 26న మార్వాడి వ్యాపారి రూ.5కోట్లతో ఉడాయించగా, వారికి కాంగ్రెస్ నాయకులు అండగా ఉన్నారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. రాజపేట మండలం రఘునాథపురంలో ప్రజాప్రతినిధి బంధువు భూమి కబ్జా చేశారని, ప్రతీ విషయంలో ఇలా ఆరోపణలు చేస్తూ అబాసుపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని విమర్శిస్తున్నారు. గుట్ట మునిసిపాలిటీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు డబ్బు వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసినందుకు బీజేపీ పట్టణ అధ్యక్షుడిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది. అదేవిధంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేని ఆరోపణలు చేస్తున్నారని, ఆయన్ను గుట్ట నుంచి తరిమికొడతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా రాస్తారోకో, ధర్నాలు చేయడంతోపాటు తమను కించపరిచే విధంగా అధికారపార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అధికారపార్టీ నేతల వ్యాఖ్యల వెనుక స్థానిక ప్రజాప్రతినిధి హస్తం ఉందంటూ ప్రతిపక్ష నేతలు విమర్శస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందనే ఉత్కంఠ వాతావరణం స్థానికంగా నెలకొంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎటు దారితీస్తాయోనని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సౌకర్యంగా నిత్యాన్నదానం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో అసంపూర్తిగా నిలిచిన పనులకు ఒక్కొక్కటిగా మోక్షం కలుగుతోంది. గుట్టలో పెండింగ్ పనుల పూర్తికి సీఎం రేవంత్‌రెడ్డి సుముఖంగా ఉండటంతో, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి అసంపూర్తి పనులపై దృష్టి సారించారు. తొలుత అన్నదాన సత్రం, వేద పాఠశాలతో పాటు పలు సివిల్ పనులు పూర్తి చేయనున్నారు.

- (ఆంధ్రజ్యోతి,యాదగిరిగుట్ట)



నిర్మాణం పూర్తయిన నిత్యాన్నదాన సత్రం



- త్వరలో అన్నదాన సత్ర భవనం ప్రారంభం
- సుమారు రూ.20లక్షల వ్యయం
- రెండు ప్రభుత్వశాఖలు, దాత భాగస్వామ్యంతో నిర్మాణం
- ఒకేసారి 2వేల మంది భక్తులకు భోజన సౌకర్యం
- 15 ఎకరాల స్థలం వేద పాఠశాలకు కేటాయింపు
- రూ.8కోట్లతో భవనం నిర్మించేందుకు నిధులు విడుదల



నృసింహుడి క్షేత్రంలో పెండింగ్ పనులపై పూర్తిస్థాయి నివేదికను వైటీడీఏ అధికారులు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.70 నుంచి 80శాతం పూర్తయిన పనులపై సీఎం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వీటిని తొలుత పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నదాన సత్ర భవన నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, మౌలిక వసతులు కల్పించాల్సి ఉండటంతో అధికారులు ఈ భవన ప్రారంభంపై దృష్టిసారించారు. దీంతోపాటు క్షేత్రానికి అభిముఖంగా ఉన్న పెద్దగుట్టపై టెంపుల్ సిటీలో వేద పాఠశాల భవనానికి కేటాయించిన 15 ఎకరాల్లో సుమారు రూ.8కోట్లతో భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రెండింటికీ ఒకేసారి

యాదగిరి క్షేత్రంలో భక్తులకు నిత్యాన్నదానం బృహత్ కార్యంలా సాగుతోంది. స్వయంభువు దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్నదాన సత్రం ప్రారంభించగా, తొలుత 200 మందితో ఆ తర్వాత 500 మందికి చేరింది. కాలక్రమేణా భక్తుల రాక గణనీయంగా పెరగడంతో నిత్యాన్నదానాన్ని మరింత విస్తృత పరిచారు. ఆ తర్వాత వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 1,000 నుంచి 1,500 మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించారు. ప్రస్తుతం గండిచెరువు సమీపంలో అరకొర సౌకర్యాల నడుమ దీక్షాపరుల మండపంలో నేలపైనే భక్తులు భోజనం చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో అదే పరిసరాల్లో నూతన అన్నదాన సత్ర భవనం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఈ భవనాన్ని వైటీడీఏ అధికారులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా వేద పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి నిర్వహిస్తామనిఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

రూ.20కోట్లతో ఆధునిక అన్నసత్రం

హరేరామ హరే కృష్ణ, ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థలతో చేసిన సంప్రదింపుల ప్రకారం కొండ కింద ప్రత్యేక ప్రణాళికతో గండిచెరువు సమీపంలో వైటీడీఏ అన్నసత్రం భవనానికి డిజైన్ రూపొందించింది. ఆరు ఎకరాల్లో సుమారు రూ.20కోట్లతో ఆధునిక అన్నప్రసాద భవనం నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం గ్రామానికి చెందిన వేగేశ్న అనంతర కోటీ రాజు ఈ సత్రానికి రూ.14కోట్లు విరాళంగా ఇచ్చారు. మిగత పనులకు కావాల్సిన నగదును వైటీడీఏ (భవనం పునాదులు), దేవస్థానం (గ్యాస్‌స్టౌవ్, పైపులైన్, బాయిలర్లు, ఇతర సామగ్రి) భాగస్వామ్యంతో అన్నదాన సత్ర భవన నిర్మాణం పూర్తిచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంట పరికరాలు, పాత్రలు శుభ్రం చేసే యంత్రాల సేకరణ పూర్తయింది. ముందుగా యాదగిరిగుట్ట స్వర్ణ దివ్య విమాన రాజగోపుర మహాకుంభాభిషేక మహోత్సవం (2025 ఫిబ్రవరి 23న), తిరిగి మార్చి 1వ తేదీ నుంచి జరిగిన వార్షిక బహ్మోత్సవాల నాటికే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అనుకున్నా వాయిదా పడుతూ వచ్చింది. దాత సమయం ఇవ్వకపోవడంతో ప్రారంభం వాయిదా పడింది. ప్రస్తుత వేసవిలో భక్తుల ఇబ్బందులు తప్పించేందుకు సత్రం ప్రారంభానికి ఆలయ వర్గాలు యోచించాయి. దాత వస్తున్నట్లు సమాచారం అందడంతో మరో 10 రోజుల్లో సత్రం భవనాన్ని ప్రారంభించి నిత్యం 2వేల మంది భక్తులకు...

మిగతా 8వ పేజీలో...

15 ఎకరాల్లో వేద పాఠశాల

కొండకింద వేద పాఠశాల తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అరకొర వసతుల నడుమ ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది, విద్యార్థుల కష్టాలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. విశాలమైన, అన్ని వసతులు కలిగిన భవనంలో పాఠశాల కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రానికి అభిముఖంగా ఉన్న పెద్దగుట్టపై టెంపుల్ సిటీలో వైటీడీఏ అధికారులు 15 ఎకరాలు కేటాయించగా, సుమారు రూ.8 కోట్లతో భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అత్యాధునిక హంగులతో భవనం నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

రంజాన్ వేళలు

ఇఫ్తార్: 6:35 (గురువారం సాయంత్రం)

సహర్: 4:51 (శుక్రవారం ఉదయం)

భూగర్భజలాల పెంపునకు
ఇంకుడుగుంతలు

అదనపు కలెక్టర్ వీరారెడ్డి



చౌటుప్పల్‌లో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ వీరారెడ్డి

చౌటుప్పల్‌టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): భూగర్భజలాల పెంపునకు ఇంకుడు గుంతలు దోహదపడతాయని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని రైతు వేదికలో షార్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించాలన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని, ప్రతీ నీటిచుక్క ఎంతో విలువైందన్నారు. వృక్షాలతోపాటు ప్రాణకోటికి నీరు అవసరమని, అలాంటి నీటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో భూగర్భజల శాఖ జాయింట్ డైరెక్టర్ జ్యోతి కుమార్, డీఎఫ్‌వో పద్మజా, ఉద్యాన అధికారి సుహాసిని, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో సందీప్, మునిసిపల్ కమిషనర్ కె.నర్సింహారెడ్డి, ఏవో ముత్యాల నాగరాజు, ఎంపీవో అంజిరెడ్డి, షార్ప్ సంస్థ అధ్యక్షురాలు ప్రమీల పాల్గొన్నారు.

ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలి

ప్రభుత్వాసుపత్రిలోనే గర్భిణులు ప్రసవం చేయించుకోవాలని వీరారెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని శివాజీనగర్‌లో గర్భిణి మమత ఇంటికి బుధవారం వెళ్లారు. మమత ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. న్యూట్రిషన్ కిట్‌ను మమతకు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి కాటం రాజు, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో సందీప్ కుమార్, ఆర్ఐ సుదాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు యూడీఐడీ తప్పనిసరి

జిల్లా సంక్షేమాధికారి కే.నర్సింహారావు



సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా సంక్షేమాధికారి కొండాపురం నర్సింహారావు, డీఆర్‌డీవో టీ.నాగిరెడ్డి

భువనగిరి (కలెక్టరేట్), మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర పథకాలు పొందడానికి దివ్యాంగులకు యూనిక్ ఐడెంటిటీ డిజేబులిటీ (యూడీఐడీ) కార్డు తప్పనిసరి అని జిల్లా సంక్షేమాధికారి కొండాపురం నర్సింహారావు అన్నారు. కలెక్టరేట్‌లోనిలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా యూడీఐడీ కార్డుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇదివరకు దివ్యాంగులు పొందిన సదరం సర్టిఫికెట్లు కేవలం రాష్ట్రస్థాయి పథకాలకు మాత్రమే ఉపయోగపడేవన్నారు. ఇప్పుడు యూడీఐడీ కార్డులతో కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టీ. నాగిరెడ్డి, సూపరింటెండెంట్ శశికళ, యశోద, డీపీఎం శ్రీనివాస్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రక్తహీనత నివారణకు న్యూట్రిషన్ కిట్

- అమ్మకు భరోసాతో కిట్ అందజేస్తున్నాం
- కలెక్టర్ ఎం.హనుమంతరావు వెల్లడి



గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్న కలెక్టర్ హనుమంతరావు, డీఎంహెచ్‌వో మనోహర్


భువనగిరి (కలెక్టరేట్), తుర్కపల్లి, యాదగిరిగుట్ట రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడకుండా న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్నామని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 30లోపు కాన్పు జరిగే 218 మంది గర్భిణులకు బుధవారం జిల్లాలోని వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. తుర్కపల్లి మండలం మర్రికుంట తండాలో రెండో కాన్పుకు ఉన్న గర్భిణి అఖిలకు కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో రెండో ప్రసవానికి ఉన్న గర్భిణి శిరీషకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. మనోహర్ న్యూట్రిషన్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి కాన్పులో సిజేరియన్ అయిన కేసులు, రెండో కాన్పుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పు అయ్యేలా అవగాహన కల్పించేందుకు 'అమ్మకు భరోసా' కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు అయితే అధికంగా ఖర్చు చేయడంతోపాటు ప్రసవానంతరం ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలతోపాటు సిజేరియన్ చేయడానికి అవసరమైన అన్ని వసతులు, స్పెషలిస్టు డాక్టర్లు ఉన్నారని చెప్పారు. సిజేరియన్ డెలివరీ అనంతరం రక్తస్రావంతో రక్తహీనత కలుగుతుందని, సుఖ ప్రసవంకోసం హిమోగ్లోబిన్ శాతం పెంచుకోవడానికి న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్నామన్నారు. డీఎంహెచ్‌వో ఎం. మనోహర్ మాట్లాడుతూ కాన్పు సమయంలో, కాన్పు జరిగిన 42 రోజుల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో తుర్కపల్లి పీహెచ్‌సీ డాక్టర్ రుచి రారెడ్డి, డాక్టర్ రాహుల్‌కుమార్, తహసీల్దార్ దేశ్యానాయక్, ఏఎన్ఎం కరీంబి, ఆశావర్కర్లు బి.భాగ్యశ్రీ, బి.స్వరూప పాల్గొన్నారు.

సిజేరియన్‌తో దుష్ఫలితాలు : మనోహర్

సిజేరియన్‌తో గర్భిణులకు దుష్ఫలితాలు ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మనోహర్ అన్నారు. 'అమ్మకు భరోసా' కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లాపురంలో మాట్లాడారు. సాధారణ ప్రసవాలతో అనేక లాభాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రూ.44.27కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

గతానికంటే తగ్గిన నాలుగు కోట్ల అంచనా బడ్జెట్



భువనగిరిటౌన్, మార్చి26(ఆంధ్రజ్యోతి): భువనగిరి మునిసిపల్ 2025-26ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.44,27,47000గా ప్రతిపాదించారు.ఈ మేరకు మునిసిపల్ యంత్రాంగం రూపొందించిన బడ్జెట్‌ను ప్రత్యేకాధికారి హోదాలో అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి బుధవారం ఆమోదించారు. అయితే గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌తో పోలిస్తే సుమారు రూ.4కోట్లు తగ్గింది. అయితే జనరల్ ఫండ్ పెరగగా క్యాపిటల్ ఫండ్ తగ్గడం గమనార్హం. మునిసిపల్ కౌన్సిల్ గడువు జనవరి 26తో ముగియగా అప్పటినుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన సాగుతున్న విషయం విధితమే. ఈ సంవత్సరం చివరి నాటికి ఎన్నికలు పూర్తయి నూతన కౌన్సిల్ ఏర్పడే వరకు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా అభివృద్ధి పనులు.నిధుల వినియోగం జరగనుంది.

వార్షిక బడ్జెట్ రూ.44.27 కోట్లు

మునిసిపల్ వార్షిక బడ్జెట్‌ను గత బడ్జెట్‌తో పోలిస్తే సుమారు రూ.4 కోట్లు తగ్గిస్తూ రూ.44,27,47000తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఖరారు చేశారు. అంతే మొత్తంలో ఆదాయం పేర్కొనగా రూ.44.16 కోట్లను వ్యయంగా, రూ.11.47లక్షలు మిగులుగా ప్రతిపాదించారు. పెరిగిన భవన నిర్మాణాలు, ఆస్తిపన్ను తదితర ఆదాయ మార్గాలతో గతంకంటే సాధారణ నిధులు రూ.4కోట్లు పెరుగుతుందని అంచనా వేశారు.

అయితే గతేడాది ఎన్నికల సీజన్ కావడంతో అప్పటి ప్రభుత్వం టీయూఎఫ్ఐ డీసీ, హెచ్ఎండీఏ, ఇతర గ్రాంట్ల రూపంలో భారీగా నిధులను కేటాయించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులు కలిపి గత బడ్జెట్‌లో సుమారు రూ.20కోట్ల క్యాపిటల్ ఫండ్ లభించింది. కానీ నేడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో క్యాపిటల్ ఫండ్ రూ.6కోట్లు తగ్గుతుందని అంచనా వేస్తూ క్యాపిటల్ ఫండ్ రూ.14 కోట్లను మాత్రమే ప్రతిపాదించారు.

శరవేగంగా నందనం బ్రిడ్జి నిర్మాణం

మూడేళ్లుగా పిల్లర్ల దశలో నిలిచిన పనులు ● తాజాగా కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ

తిరిగి ప్రారంభమైన పనులు ● వేగంగా నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్న ప్రజలు

● 8లో..

'పది' ప్రశ్నపత్రం లీకేజీకి
రాజకీయ రంగు

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
- నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన మాజీ సర్పంచ్ నరేందర్
- తెలుగు స్క్రైబ్, టీన్యూస్ ఛానల్, తెలుగు మిర్రర్ ఛానళ్లపైనా నమోదు



పదో తరగతి తెలుగు-1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రశ్నపత్రం లీకేజీకి కాంగ్రెస్ నాయకులకు సంబంధముందనే సందేశంతో సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కొణతం దిలీప్,పార్టీ నేత మన్నె క్రిశాంక్, తెలుగు స్క్రైబ్ ఛానల్(వెబ్),టీ న్యూస్, తెలుగు మిర్రర్ ఛానల్స్‌పై బుధవారం నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

- (ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

సోషల్‌మీడియా పోస్టులు, రెండు పార్టీల నేతల పరస్పర ఖండనలు బుధవారం జిల్లా అంతా ఈ వ్యవహారంతో ఉడికిపోయింది. ఓ వైపు ఉదయం నుంచే నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత, మాజీ సర్పంచ్ నకిరేకంటి నరేందర్, మరో నేత ఉగ్గిడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, మరోవైపు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో కోతిరాముళ్లు గోకా, నాకా అన్నట్లు వ్యవహరిస్తున్నారని, తనని కెలకవద్దని హెచ్చరించారు. దళితులంటే వారికి ఈర్ష్య ఉందని, గతంలో వాళ్లకే లీకుల అలవాటుందని, పల్లీ, బఠానీలకు పేపర్లు విక్రయించుకున్న చరిత్ర వారిదేనని వ్యాఖ్యానించారు. చదువు విలువ తనకు తెలుసని, దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలే తప్ప ఆకాశరామన్న ఉత్తరాలతో దుష్ప్రచారం చేయవద్దని హెచ్చరించారు.

సోషల్‌మీడియాలో ప్రచారం చేసినందుకు కేసులు

ఈనెల 21న పదో తరగతి తెలుగు-1 ప్రశ్నపత్రం ఫొటోలు లీకయ్యాయి. నకిరేకల్‌లోని ఎస్సీ గురుకులంలోని పరీక్షా కేంద్రంలో ఈ ఫొటో తీసినట్టు నిర్ధారించిన పోలీసులు 12మందిని ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నారు. అయితే రెండు రోజుల క్రితం నుంచి ఈ లీక్ వ్యవహారంలో నిందితులైన గుడుకుంట్ల శంకర్, చింట్ల ఆకాశ్, బండి శ్రీనుకు కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత, మాజీ సర్పంచ్ నరేందర్, ఉగ్గిడి శ్రీనివాస్‌కు సంబంధాలున్నాయని తెలుగుస్క్రైబ్ యూట్యూబ్‌ఛానల్ (వెబ్), టీన్యూస్, తెలుగు మిర్రర్ ఛానల్ తదితర సోషల్‌మీడియా వేదికల్లో ప్రసారమైంది. వాటిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సోషల్‌మీడియా విభాగం కన్వీనర్ కొణతం దిలీప్, మరో నాయకుడు మన్నె

మిగతా 7వ పేజీలో...


నేటికీ జనరంజకం చేస్తూ..

5 దశాబ్దాలు.. 500 ప్రదర్శనలు

నల్లగొండ జిల్లాలోని పలుసంస్థలు నాటకరంగాన్ని సజీవంగా నిలుపుతున్నాయి. సమాజంలోని రుగ్మతులను, చెడులను ఎత్తి చూపిస్తూ మార్పునకు కృషి చేస్తున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం నాటక రంగం ఆదరణ కోల్పోతోంది. కళారంగం మీదనే ఆధారపడిన కొందరు కళాకారులకు జీవనోపాధి కరువైంది. నాటక రంగం సజీవంగానే ఉన్నా సినిమాలు, టీవీల ప్రభావంతో ఆదరణ తగ్గింది. నాటకరంగాన్ని కాపాడుకునేందుకు కొన్ని కళాసంస్థలు అడపాదడపా నాటకాలను ప్రదర్శిస్తూనే ఉన్నాయి. నేడు ప్రపంచ రంగస్థలం(నాటక) దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ)

గతంలో నల్లగొండలో జనరంజన కళావాహిని, కోమలి కళా సమితి, డాక్టర్ రాజారావ్ ఆర్ట్స్ మోమోరియల్ అకాడమీ, ఎన్టీఆర్ డెమొక్రటిక్ అసోసియేషన్, రసరంజని కళాసంస్థలు ప్రధానంగా పనిచేశాయి. అనేక నాటకాలను ప్రదర్శించి అవార్డులను కూడా అందుకున్నాయి. కోమలి కళా సమతి ఐదేళ్ల నుంచి నంది అవార్డులను సైతం అందుకుంది. ఇప్పటికీ ఈ సంస్థ నాటక ప్రదర్శనలు ఇస్తూ మేమున్నామనే భావనను ప్రజల్లో కల్పిస్తోంది. ప్రస్తుతం చారిత్రాత్మకమైన నాటకాలు, పౌరాణిక నాటకాలకు ప్రాధాన్యమిస్తూ నాటకాలను ప్రదర్శిస్తున్నారు.



'అన్నట్లు మనం మనుషులం కాదు' నాటికలో ఒక సన్నివేశం

కోమలి కళా సమితి పుట్టుక

ఔత్సాహిక కళాకారులతో కలుపుకుని దుగ్గి వెంకటేశ్వర్లు, కోడి రాములు నాయకత్వంలో 1978లో కోమలి కళా సమితి సంస్థను స్థాపించారు. కోడి రాములు తృతీయ పుత్రిక పేరున కోమలి కళాసమితి ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సమితి ఆధ్వర్యంలో పూల రంగడు, రక్తపిపాసి, మనసున్న మనిషి, మంచు బొమ్మలు, సమాధి కడుతున్నాం, చందాలు ఇవ్వండి, రఘుపతి రాఘవ రాజారాం, క్షీరసాగర మథనం, బైబిల్ దొంగలు మరియు కీర్తిశేషులు, కృషితో నాస్తి దుర్భిక్షం వంటి నాటకాలను ప్రదర్శించారు.

నంది అవార్డులు..

నేటి వరకు అనేక అవార్డులను కోమలి కళా సమితి సంస్థ కళాకారులు అవార్డులను అందుకున్నారు. 2009లో 'అసలు నేను' నాటికం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి నంది అవార్డును అందుకుంది. ఇవే కాకుండా అనేక అవార్డులను కళాకారులు కైవసం చేసుకున్నారు. 2010లో 'ఆత్మ గీతం' సాంఘిక నాటిక ప్రదర్శనకు అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నంది అవార్డును అందజేశారు.

జనరంజని కళావాహిని

జనరంజని, కళావాహిని, సాహిత్య సాంస్కృతిక నాటక సంస్థ అధ్యక్షుడిగా గజవెల్లి సత్యం 1966 నుంచి వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో మార్పు జరిగిన కథ, పరివర్తన, మధు పర్కం, నారీమేతం వంటి నాటకాలను ప్రదర్శించారు. ప్రస్తుతం జనరంజని కళావాహినిని అడపాదడపా నాటకాలను ప్రదర్శిస్తోంది. జిల్లా కేంద్రంలో కోమలి కళా సమితి, జనరంజని కళావాహిని నాటక సంస్థలు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నాయి. మిగిలిన సంస్థలు పనిచేయడం లేదు.



నాటక రంగాన్ని ప్రోత్సహించాలి



ఒకప్పుడు నాటక రంగానికి ఎంతో ఆదరణ ఉండేది. నల్లగొండ జిల్లాలో అనేకమైన సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మకమైన నాటకాలను ప్రదర్శించాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చేది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ సినిమాహాళ్ల ప్రభావంతో ఆదరణ తగ్గింది. నేను నటుడిగా టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో అనేక పాత్రలు పోషించా. జైబోల్ తెలంగాణ సినిమాల్లో, అదీ లెక్క సినిమాల్లో నటించా. అదేవిధంగా 8 టీవీసీరియల్స్‌లోనూ నటించా. ఇప్పటికీ వేదికపైన తనకు ఇచ్చిన పాత్రను పోషిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నా.

గజవెల్లి సత్యం, జనరంజని కళావాహిని సంస్థ అధ్యక్షుడు

సంస్థలను ఆదుకోవాలి



ప్రస్తుతం నాటక రంగానికి ఆదరణ తగ్గింది. కానీ ప్రజల హృదయాల్లో నిలిచిఉంది. కోమలి కళా సమితి అనేక ప్రదర్శనలు నిర్వహించి అవార్డులను అందుకుంది. 2009 నుంచి 2011 వరకు నంది అవార్డులను గెలుచుకుంది. నాటకరంగంలోని నటీనటులు కొందరు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్నారు. నాటక రంగం మీద ఉన్న అభిమానంతో ఇప్పటికీ ఏదో ఒక నాటికను ప్రదర్శిస్తున్నాం. ప్రభుత్వం నాటక రంగాన్ని ప్రోత్సహించాలి.

బక్క పిచ్చయ్య, కోమలి కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు

కొట్టు బాబు.. అలియాస్ కృష్ణుడు



(ఆంధ్రజ్యోతి-హుజూర్‌నగర్)

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన కొట్టు లక్ష్మీనారాయణ బాబు(కొట్టు బాబు) నాటకరంగం కళాకారుడిగా సుపరిచితుడు. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, శివుడుతో పాటు సత్యహరిశ్చంద్రుడు లాంటి పాత్రల్లో ఆయన నట ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆరు పదుల వయసులోనూ తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. మూడు దశాబ్దాలుగా రంగస్థలంలో ఆయన పోషించిన పాత్రలతో ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు విద్యార్థి దశ నుంచే కొట్టు బాబు కళలవైపు మళ్లారు. ఏడాదికి కనీసం 10 రంగ స్థల వేదికలపై ఆయన కళాప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. పదేళ్ళుగా స్పందన నాట్యకళామండలి వ్యవస్థాపక చైర్మన్‌గా ఉంటూ ప్రతి ఏటా ఉగాదికి కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. భారీ నగదు పురస్కారాలు అందిస్తూ యువ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు.

హుజూర్‌నగర్‌లో పలువురు

హుజూర్‌నగర్ పట్టణంలోని అనేకమంది కళాకారులు రంగస్థల వేదికలపై దశాబ్దాలుగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రజానాట్యమండలి సీనియర్ కళాకారులు దొంతగాని సత్యనారాయణ, గోపనబోయిన వెంకటేశ్వర్లు, కంబాల పెద్దశ్రీనివాసులు అనేక ప్రదర్శనలు నిర్వహించారు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, దేశభక్తి గీతాలు, చిన్న చిన్న నాటికలు ప్రదర్శించారు. బోనాల జాతర, యమధర్మరాజు, యమలోకంలో భూలోకపాపులు వంటి నృత్యనాటికలు ప్రదర్శించారు. మోహిని భస్మాసుర, మహిషాసురమర్దిని నాటికలు నిర్వహించారు. టైగర్ శివ, సూర్యోదయం వంటి సాంఘిక నాటకలు వేశారు. 40 ఏళ్లుగా సత్యనారాయణ రంగ స్థలంపై ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

● రంగస్థల నటుడిగా రాణిస్తున్న సోమ అంజిరెడ్డి

(ఆంధ్రజ్యోతి-నార్కట్‌పల్లి)

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని చౌటబావికి చెందిన సోమ అంజిరెడ్డి ఆర్టీసీలో డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం చేస్తూనే ప్రవృత్తిగా రంగస్థల కళాకారుడిగా ప్రదర్శనలిస్తూ ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు సుమారు 57 ఏళ్లుగా రంగస్థల కళాకారుడిగా రాణిస్తూ 500 వరకు ప్రదర్శనలు ఇచ్చారు. నార్కట్‌పల్లి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుకునే రోజుల్లో పాఠశాలలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేవారు. గాత్రం బాగా ఉండటంతో నాటకాల్లో పనికొస్తావని తోటి విద్యార్థులిచ్చిన ప్రోత్సాహంతో తొలిసారిగా 'చైతన్యం' అనే సాంఘిక నాటకంలో విలన్‌పాత్రను పోషించాడు. తదనంతరం వివాహం, ఆర్టీసీలో హకీంపేటలో(డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా) ఉద్యోగం చేస్తూ రంగస్థల ప్రదర్శనలపై ఆసక్తిని తగ్గించుకోలేదు. నేటికీ ప్రదర్శనలు ఇస్తూ నాటకప్రియుల మనసును గెలుచుకుంటున్నారు. 'మాతృదేవోభవ' నాటకంలో కృష్ణుడి పాత్రకు టీటీడీ 'గరుడ' అవార్డుతో సత్కరించింది. వసంత రాజీయం నాటకంలో వేసిన కుమారగిరిరెడ్డి పాత్రకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023లో బళ్లారి రాఘవ నంది అవార్డును అందజేసింది. ఆర్టీసీ సంస్థ అంజిరెడ్డి కళాప్రతిభను గుర్తించి సత్కరించింది.



నంది అవార్డు తెచ్చిన కుమారగిరిరెడ్డి పాత్రలో అంజిరెడ్డి

శ్రీకృష్ణుడిగా అంజిరెడ్డి

అంజిరెడ్డికి నచ్చిన పాత్ర శ్రీకృష్ణుడు. పౌరాణికాల్లో వందల నాటకాలు వేయగా అందులో సుమారు 100పర్యాయాలు కృష్ణుడి వేషమే వేశారు. సత్యహరిశ్చంద్రలో హరిశ్చంద్రుడిగా,రామాంజనేయ యుద్ధంలో రాముడిగా, గయోపాఖ్యానంలో అర్జునుడిగా, నలదమయంతిలో బావుకుడిగా పాత్రలు పోషించినా కృష్ణుడి పాత్రంటేనే ఇష్టం. ఇదే పాత్రకు ఎన్నో నాటక పరిషత్తులు ఉత్తమనటుడిగా అంజిరెడ్డిని సన్మానించాయి.

టీఎన్‌ఎస్‌ఎస్ ఉపాధ్యక్షుడిగా..

నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ సహచర ఉద్యోగులతో కలిసి మూడు దశబ్దాల క్రితం నటరాజ కళానికేతన్‌ను ఏర్పాటుచేశారు. 700కు పైగా ఉన్న తెలంగాణా నాటక సమాజాల సమాఖ్యకు ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మురళీకృష్ణ సాంస్కృతిక కళానం మన్ని స్థాపించి రంగస్థల ప్రదర్శనలు ఇస్తున్నారు.

కళల క్షేత్రం కావాలని..

● యాదగిరిగుట్టలో శాస్త్రీయ అకాడమీ ఏర్పాటుకు డిమాండ్


ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా వర్ధిల్లుతోన్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో శాస్త్రీయ అకాడమీ ఏర్పాటుచేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు తోడు వారాంతాల్లో, ప్రత్యేక పర్వదినాల్లో కొండపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆయారంగాల్లో ప్రావీణ్యం సాధించిన కళాకారులను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రంలోనే శాస్త్రీయ అకాడమీని ఏర్పాటు చేయాలని ఔత్సాహికులు కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు శాస్త్రీయ కళలు నేర్చుకునే అవకాశం దక్కాలంటే క్షేత్రంలో నామమాత్రం రుసుంతో అకాడమీ ఏర్పాటుకు స్వామిని కళాకారులు వేడుకుంటున్నారు.

(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట)

విశ్వఖ్యాతిగాంచిన భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, పేరిణీ, ధార్మిక, సాహిత్య, సంగీతం వంటి కళలు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటాయి. వీటికి జీవం పోసేందుకు 1969లోనే యాదగిరిగుట్టలో 'నవోదయ కళానిలయం' స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది కవులు, కళాకారులు క్షేత్ర మహత్యంపై అనేక పాటలు, పద్యాలు, క్షేత్ర చరిత్ర, నృసింహ చరిత్రపై పలు నాటకాలు వేశారు. ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులు అప్పట్లో అనేక ప్రదర్శనలు ఇచ్చేవారు. అనంతరం ప్రోత్సాహం లేక పోవడంతో కాలక్రమేణా ఆ సంస్థ కనుమరుగైంది.

అకాడమీతో ప్రోత్సాహం

ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, జయంతి ఉత్సవాలు, ప్రత్యేక, పండగ, పర్వ దినాలే కాక ప్రతీ శుక్ర, శని, ఆది వారాల్లో కొండపైన ధార్మిక, సాహిత్య, సంగీత సభలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఎక్కడెక్కడో కళలు నేర్చుకొని ఇక్కడ ప్రదర్శనలిచ్చే కళాకారుల విన్నపాల మేరకు దేవస్థానం అనుమతిస్తోంది. ఇదిలా ఉంటే దాతల సహకారంతోనైనా దైవసన్నిధిలో శాస్త్రీయ అకాడమీ నెలకొల్పితే కొత్త తరం కళలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని, అదేసమయంలో స్థానిక ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు వీలుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకోసం అకాడమీ స్థాపనకు స్థల కేటాయింపు చేయాలని స్థానిక కళాకారులు కోరుతున్నారు. స్థానికులకే కాక రాష్ట్రం నలుమూలల నుంచి ఔత్సాహికులకు నామ మాత్రం రుసుంతో నేర్చుకునే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. నిత్యం ఆధ్యాత్మికశోభతో పర్యాటక ప్రదేశంగా దినదినాభివృద్ధి చెందుతోన్న యాదగిరిగుట్ట కళాపోషణకు కేంద్రంగా, కళలకు వేదికగా మారి కళాకారులకు జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.



కళలను ప్రోత్సహించాలి



విశ్వక్షేత్రంగా విరాజిల్లుతోన్న యాదగిరిగుట్ట క్షేత్రంలో కళలను ప్రోత్సహించాలి. వివిధప్రాంతాల్లోని కళాకారులకు తగినంత ప్రాధాన్యమిచ్చి క్షేత్రంలో జరిగే కళాప్రదర్శనలో అవకాశం కల్పించాలి. తగిన ప్రోత్సాహం లేక ఆసక్తి గల కళాకారులు నిరాశ చెందుతున్నారు. కొండపైన జరిగే ప్రదర్శనలో స్థానికులకు అవకాశం ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక చొరవచూపాలి. అదేవిధంగా అకాడమీ నెలకొల్పేందుకు స్థలం కేటాయించాలి.

మేడి శివకుమార్,కవి, యాదగిరిగుట్ట

స్థానికులకు రెండు రోజులు అవకాశం కల్పించాలి



యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు, జయంతోత్సవాల్లో కళా కారులు ఇస్తున్న ప్రదర్శనల్లో స్థానికులకు ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించాలి. కళలపై ఆసక్తి ఉన్న ఔత్సాహితులకు తగిన ప్రోత్సాహం అందజేయాలి. జిల్లాలో ఉన్న కళాకారులు శాస్త్రీయ విద్యను అభ్యసించేందుకు అకాడమీ ద్వారా తోడ్పాటు అందించాలి.

శ్రీపాద శివప్రసాద్, రచయిత, యాదగిరిగుట్ట

పైన కొబ్బరి బొండాలు.. కింద దూడలు

● వాహనం బోల్తాతో బయటపడిన విషయం

నకిరేకల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): డీసీఎం వాహనం ట్రాలీ పైభాగంలో కొబ్బరిబొండాలు ఉంచి కిందిభాగంలో టార్పాలిన్ కప్పి దూడ లను అక్రమంగా తరలిస్తున్నారు.ఆ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడడంతో విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి సమీపంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుని నుంచి 13 లేగదూడలను డీసీఎం వాహనంలో హైద రాబాద్‌కు అక్రమంగా తరలిస్తుండగా నకిరే కల్ మండలం కడపర్తి సమీపంలో ప్రమా దవశాత్తు బోల్తాపడింది. వాహనంలో కింద దూడలను ఉంచి, పైభాగంలో కొబ్బరి బొం డాలు ఉంచారు. వాటిని హైదరాబాద్‌కు తర లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 365వ జాతీయరహదారి మీదుగా హైదరాబాద్‌కు 13దూడలను తరలిస్తుండగా వాహనం బోల్తా పడి ఒక దూడ మృతిచెందిందని ఎస్‌ఐ సురేష్ తెలిపారు. మిగిలిన దూడెలను నల్ల గొండలోని గోశాలకు తరలించారు. వాహన డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు పెట్టి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

బంగారం తాకట్టు వ్యాపారి పట్టివేత

కిలో 185 గ్రాముల బంగారం స్వాధీనం...

యాదగిరిగుట్ట రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రెండునెలల క్రితం స్థానిక ప్రజలను మోసం చేసి బంగారంతో ఉడాయించిన జితేందర్‌లాల్, మధురాములను పోలీసులు పట్టుకున్నారు. సీఐ రమేష్ బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జితేందర్‌లాల్, మధురాములు చిట్యాల మీదుగా బైక్‌పై పారిపోతున్నట్లు పక్కా సమాచారం మేరకు సిబ్బంది హుటాహుటిన వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు. వారిని విచారించి, వారి వద్ద ఉన్న కిలో 185 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. మరో కిలో 946 గ్రాములబంగారం సౌత్‌ఇండియా బ్యాంకులో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ బంగారాన్ని సీజ్ చేయడానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అదేవిధంగా 64 కిలోల 620 గ్రాముల వెండి ఆభరణాలను సీజ్ చేసి, కోర్టులో డిపాజిట్ చేశామన్నారు.అ దేవిధంగా వారిని రిమాండ్ చేసినట్లు తెలిపారు.

తాగుడుకు బానిసై దారిదోపిడీ

నల్లగొండ క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : అర్ధరాత్రి జులాయిగా తిరుగుతూ ఒంటరి వ్యక్తులపై దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వివరాలను బుధవారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ రాఘవరావు, ఎస్‌ఐ ఎర్ర సైదులు వెల్లడి ంచారు. తిరుమలగిరి(సాగర్) మండలం చిలుకాపురం గ్రామానికి చెందిన తుడుము ధనుంజయ్(ప్రస్తుతం నల్లగొండలోని రామగిరిలో నివాసం), నల్లగొండ గాంధీనగర్‌కు చెందిన మునగ వంశీ, కట్టంగూరు మండలం మల్లారం గ్రామానికి చెందిన పెద్ది శివప్రసాద్, నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన గజ్జి సాయి శ్రీకాంత్ స్నేహితులు. వీరందరూ మద్యానికి బానిసలు కావడంతో పాటు గంజాయికి అలవాటుపడ్డారు. వీరికి ఏపనీచేయడం చేతకాక వారి తాగుడుకు, గంజాయికి డబ్బులు లేక పోవడంతో ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే వారిని కొట్టి డబ్బులు లాక్కోవాలని పథకం వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 20న అర్ధరాత్రి రెండు బైకులపై నలుగురు కలిసి సావర్కర్‌నగర్‌లోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో తిరుగుతుండగా 1.30 గంటలకు పట్టణానికి చెందిన వడ్నాల సాయికిరణ్ నడుచుకుంటూ రేల్వేస్టేషన్ వైపు వెళ్తున్నాడు. నలుగురు నేరస్తులు సాయికిరణ్‌ను అడ్డగించి చేతులతో కొట్టి అతడి వద్ద ఉన్న రూ.1400 నగదు, అతడి సెల్‌ఫోన్‌ను తీసుకుని, చంపుతామని బెదిరించారు. సాయికిరణ్ సెల్‌ఫోన్‌లోని ఫోన్‌పే పాస్‌వర్డ్ తెలుసుకుని అక్కడి నుంచి నేరస్తులు నలుగురు వెళ్లిపోయారు. సాయికిరణ్ వద్ద తీసుకున్న నగదులో రూ.800లను మద్యం తాగేందుకు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో నిందితులైన తుడుము ధనుంజయ్, మునగ వంశీ, పెద్ది శివ ప్రసాద్, గజ్జి సాయి శ్రీకాంత్‌లను రామగిరిలోని తుడుము ధనుంజయ్ ఇంటి వద్ద అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి నేరం చేసేందుకు వినియోగించిన టీఎస్ 05 ఎఫ్‌ఈ0161 బజాజ్ ప్లాటినం బైకు, టీఎస్ 11ఈడబ్ల్యూ 4884 యమహా ఆర్ 15 బైక్‌ను, రెండు సెల్‌ఫోన్లు, రూ.600 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ, ఎస్‌ఐ తెలిపారు. నిందితులైన తుడుము ధనుంజయ్, గజ్జి సాయిశ్రీకాంత్‌లు 2024లో ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారని సీఐ, ఎస్‌ఐ తెలిపారు. నిందితులను నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి పర్యవేక్షణలో పట్టుకున్న నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్‌ఐ ఎర్ర సైదులు, సిబ్బంది లావూరి బాలకోటి, శంకర్‌ను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు.



నిందితులను చూపుతున్న సీఐ రాఘవరావు, ఎస్‌ఐ సైదులు

కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు

13మంది ప్రయాణికులకు గాయాలు

చౌటుప్పల్ రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున 6.15 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 13మంది ప్రయాణికులు గాయపడ్డారు. చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారీ కంటైనర్ డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని నెమ్మది చేశాడు. దీంతో వెనుక నుంచి వచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో ఇదే వరుసలో బస్సు వెనుక ఉన్న సాయికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 50 మంది ఉండగా, 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్తగా ఎలాంటి సిగ్నల్స్ లేకుండా రోడ్డుపై నడుపుతూ అకస్మాత్తుగా నెమ్మది చేయడంతో వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన ముప్పరాజు మణికంఠ, సుజిత్‌కుమార్, శ్రీపాద విజయ్, పోలుకొండ అనూష, మణి విశ్వనాథ్, బిపన్ నాయుడు, బీదన్ సూతార్, రాయపురెడ్డి వీరవాణి, ఓలేటి మౌనిక, జగన్నాథ్, కాట్రగడ్డ సాయి చైతన్య, గద్దం కిశోర్, శ్రీమన్నారాయణలు ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ శివరామకృష్ణ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులు శ్రమించి బయటకు తీసి ప్రాణాలను రక్షించారు. అయితే ఈ ఘటనలో శివరామకృష్ణ రెండు కాళ్లు విరిగాయి. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై సుమారు అరగంట మేర ట్రాఫిక్ జామ్‌కాగా, కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాద ఘటనపై కంటైనర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మధకుమార్ తెలిపారు. సాయికృష్ణ ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.



లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు, స్థానికులు

మేకలు కాసేందుకు వెళ్లి ఆత్మహత్య



హరిబాబు(ఫైల్)

రాజాపేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలం మొల్లగూడెం గ్రామానికి చెందిన రెడ్డబోయిన హరిబాబు అలియాస్ అభి(19) బుధవారం వ్యవసాయ బావి వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్‌ఐ ఖైసయ్య, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మొల్లగూడెం గ్రామానికి రెడ్డబోయిన మల్లేష్-లావణ్యకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడైన హరిబాబు మూడు రోజుల క్రితం ఇంటి నుంచి మేకలు కాసేందుకు వెళ్లి అదృశ్యమయ్యాడు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం తండ్రి మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా బుధవారం ఉదయం మొల్లగూడెం, కొండేటి చెరువు శివారులో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని హరిబాబు ఆత్మహ్యతకు పాల్పడ్డాడు. సమీప బావుల రైతులు చూసి సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఖైసయ్య తెలిపారు.

తండ్రితో గొడవతో కుమారుడు....

మోత్కూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): తండ్రితో గొడవపడ్డ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో జరిగింది. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన శీలం సెల్వరాజ్, చిన్నకుమారుడు ప్రజ్వల్(20)తో కలిసి గ్రామంలో సెంట్రింగ్ పనిచేస్తుంటారు. ఈ నెల 25న ఉదయం గ్రామంలో వెంకన్న అనే వ్యక్తి ఇంటికి సెంట్రింగ్ పనిచేయడానికి వెళ్లారు. అక్కడ పనిచేయడానికి సిద్ధమవుతుండగా రెండురోజులుగా పని చేస్తున్నాం కదా ఈ రోజు పనిబంద్ పెడదామని చిన్నకుమారుడు ప్రజ్వల్ తండ్రితో గొడవపడ్డారు. దాంతో ఆరోజు పనిచేయకుండా ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి ప్రజ్వల్ వాంతులు చేసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. గమనించిన తండ్రి సెల్వరాజ్ ఏమైందని అడగ్గా సెల్‌ఫోన్ క్లీనింగ్ చేసే రసాయనం తాగానని చెప్పాడు. వెంటనే అతడిని మోత్కూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించి భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తండ్రి సెల్వరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

చిట్యాల రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందాడు. చిట్యాల ఎస్‌ఐ ధర్మ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న కత్తుల అఖిల్(25) హైదరబాద్‌లో వ్యక్తిగత పనిఉండటంతో బైక్‌పై వెళ్లి తిరిగి మంగళవారం సాయంకాలం నల్లగొండకు బయలుదేరాడు. మండలంలోని పెద్దకాపర్తి శివారులోకి రాగానే హైదరాబాద్ నుంచి మధిరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో అఖిల్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అఖిల్ తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ తెలిపారు.

బైక్ అదుపు తప్పి బాలుడు...

నూతనకల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): బైక్ అదుపుతప్పిన ఘటనలో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో జరిగింది. ఎస్‌ఐ మహేంద్రనాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరు గ్రామానికి చెందిన కల్లేపల్లి పవన్ అతడి బావమరిది లింగంపల్లి గ్రామానికి చెందిన బొప్పని రిషి(10)తో కలిసి బైక్‌పై చిన్ననేమిల క్రాస్ రోడ్డు వైపునకు వస్తున్నారు. మిర్యాల గ్రామశివారులో కుంటకట్టపై బైక్ అదుపుతప్పి పడటంతో వెనకాల కూర్చున్న రిషి రోడ్డుపై బలంగా పడిపోయాడు. దీంతో అతడి తలకు బలమైన గాయం కావడంతో చికిత్సనిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. రిషి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

గరిడేపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. అప్పన్నపేటకు చెందిన గుర్రం పిచ్చిరెడ్డి బైక్‌పై గరిడేపల్లి వచ్చి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనకాల నుంచి పిచ్చిరెడ్డి బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో పిచ్చిరెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.

ఎస్ఎంఏఎమ్‌లకు మోక్షం

» పదేళ్ల తర్వాత పథకం ప్రారంభం
» మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు
» దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29న ఆఖరు

మోత్కూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించే ఎస్ఎంఏఎమ్ (సబ్‌మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్)కు మోక్షం లభించింది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు సమకూర్చుతోంది. శ్రమ శక్తి తగ్గిపోతుండటంతో వ్యవసాయ రంగంలో రోజురోజుకు యాంత్రీకరణ పెరిగింది. చాలా పనులు యంత్రాలతోనే చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరకరాలు అందించేవి. పూర్తి డబ్బులు చెల్లించి కొనలేని సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీ పథకం ఎంతగానో ఉపకరించేది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అధికారంలోకి వచ్చిన తొలి యేడాది సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చింది. అప్పట్లో అవి బీఆర్ఎస్ నాయకులకే దక్కాయన్న ఆరోపలున్నాయి. ఆ తర్వాత యంత్రలక్ష్మీ (సబ్సిడీపై పరికరాలు ఇవ్వడం) పథకం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్న తలంపుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసా య పరికరాలు ఇవ్వాలని సంకల్పించింది. ఇప్పటికే వ్యవసాయ పరి కరాల డీలర్లతో సమావేశం నిర్వహించి, టెండర్లు పిలిచి పరి కరాల ధరలు ఖరారు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పరికరాలు అందించేందుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తే తమకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు సంతో షిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రూ.3.59 కోట్ల నిధులు మంజూరు



సన్న, చిన్న కారు రైతుకు సబ్సిడీ

రాష్ట్రప్రభుత్వం ఎస్సీఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతు లకు వ్యవసాయ పరికరాలపై 50 శాతం సబ్సిడీ, ఇతరరైతులకు 40శాతం సబ్సిడీ ఇవ్వనుంది. మహిళా రైతు పేరున భూమి పట్టాదారు పాసుపుస్తకం ఉండాలి. భర్తపేరున భూమి ఉండి మహిళా వ్యవసాయం చేస్తున్న మహిళా రైతుగా పరిగణించరు.

సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నది. దరఖాస్తుల స్వీక రణకు ఈ నెల 31 చివరి తేదీ అయినప్పటికీ ఈ నెల 30, 31న సెలవులు ఉన్నందున రైతులు ఈ నెల 29 లోపే దరఖాస్తు చేసు కోవాలి.



	జిల్లాల వారీగా..	
జిల్లా	నిధులు	యూనిట్లు
యాదాద్రి	రూ.72లక్షలు	275
సూర్యాపేట	1. 06 కోట్లు	457
నల్లగొండ	1. 81 కోట్లు	820
	మొత్తం	1552

దరఖాస్తు చేసుకునే విధానం

నెల 29 లోపే దరఖాస్తు చేసు కోవాలి. రైతులు దరఖాస్తుకు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, ట్రాక్టర్‌కు సంబంధించిన పరికరాలు కావాల్సిన వారు ట్రాక్టర్ ఆర్‌సీకుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌లు జత చేసి మండల వ్యవసాయాధికారికిగాని,సంబంధిత ఏఈవోలకు గాని అందజేయాలి.

రైతులకు మేలు



పూర్తి డబ్బు చెల్లించి వ్యవసాయ పరికరాలు కొనలేని వారికి ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తే ఎంతో మేలు కలుగుతుంది. వ్యవసాయ పరికరాల ధరలు బాగా పెరిగినందున పూర్తి డబ్బు చెల్లించి కొనే ఆర్థిక స్థోమత లేక సుమారు పదేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తుదేమోనని ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో నేను రోటవేటర్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. మాకు రోటవేటర్ సబ్సిడీపై ఇచ్చి ఆదుకోవాలి.

- స్వరూప, మహిళా రైతు, బుజిలాపురం

త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి పరికరాలు అందిస్తాం

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించనుంది.ఇందుకోసం జిల్లాకు రూ.72లక్షలు మంజూరయ్యాయి. ఈనిధులతో జిల్లా 275యూనిట్లు ఇవ్వ నున్నాం. సబ్సిడీ వ్యవసాయ పరికరాల కోసం రైతులు ఈ నెల 29లోపు దరఖాస్తు చేసుకోవాలి.వాటిని పరిశీలించి త్వరలోనే లబ్ధిదారులను ఎంపికచేసి, పరికరాలు పంపిణీ చేస్తాం.

-గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి, యాదాద్రిభువనగిరి

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు



ప్రాకార మండపంలో సుదర్శన హోమం నిర్వహిస్తున్న అర్చకుడు

యాదగిరిగుట్ట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిఅమ్మవార్లను మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టామూర్తులను అభిషేకించి తులసీదళాలతో సహర్చన నిర్వహించారు ప్రధానాలయం అష్టభుజి ప్రాకార మండపంలో స్వామిఅమ్మవార్ల ను అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సు దర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విష్వక్సేనుడి తొలిపూజలతో నిత్య తిరు కల్యాణోత్సవ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అంకార వెండీ జోడు సేవలు,'సహస్రనార్చనలు జరిపారు. పాతగుట్ట ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిత్య పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.ఆదాయం సమకూరినట్లు ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు.

హుండీ లెక్కింపులో సేవా సమితి సభ్యులు

కొండకింద వ్రత మండపంలో స్వామివారి హుండీని బుధవారం నిర్వహించారు. ప్రత్యేక కాషాయ వర్ణం దుస్తులతో 200 మంది మహిళలు,తెల్లటి వస్త్రధారణతో సుమారు 400 మంది పురుషులు పాల్గొన్నారు. వీరంత వివిధ సేవా సమితులకు సంబంధించిన సభ్యులు బుధవారం లెక్కించారు. నృసింహ, భూదాన్ పోచంపల్లి, మహాలక్ష్మి, భ్రమరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో దేవస్థానం వీరిని రద్దీ రోజుల్లో కూడా ఆలయంలో వినియోగిస్తారు.

యాదాద్రి రైతులకు ప్రకృతి రత్న అవార్డులు



ప్రకృతి రత్న అవార్డును అందుకుంటున్న మల్లయ్య, గోవర్ధన్‌రెడ్డి

భువనగిరి రూరల్, మోత్కూరు మార్చి 26(ఆంధ్రజ్యోతి) : భువనగిరి మండలం వీరవెల్లి గ్రామానికి చెందిన రైతు కంచి మల్లయ్య, మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన సేంద్రియ రైతు బిళ్లపాటి గోవర్దన్‌రెడ్డి రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రకృతి రత్న రైతు అవార్డును అందుకున్నారు. వీరు సేంద్రియ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు మల్లయ్య సాధిస్తున్నారు. దీంతో ఈనెల 25న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగాంచిప్రోలు మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉగాది పురస్కరించుకుని అవార్డు ప్రదానం చేశారు. రైతు సదస్సులో టీడీపీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఏపీ సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ వై.వెంకటేశ్వర్‌రావు చేతుల మీదుగా వారు అవార్డు అందుకు న్నారు.

పండుగలు, శుభకార్యాలకు దిక్సూచి పంచాంగం



పంచాంగం విడుదల చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు రమణారావు

భువనగిరి టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : హిందువుల కాల గమనానికి, పండుగలకు శుభకార్యాలకు పంచాంగం దిక్సూచి లాంటిదని బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు అన్నారు. భువనగిరిలో సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసు నామ తెలుగు సంవత్సర పంచాంగం బుధవారం ఆయన విడుదల చేసి మాట్లాడారు. పూర్వకాలం నుంచి నేటి ఆధునిక కాలంలో పంచాంగం ఆధారంగానే కార్యక్రమాలు చేపడుతుండటం పంచాంగం విశేషమని అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందుపట్ల విశ్వేశ్వరరావు, జిల్లా, పట్టణాధ్యక్షుడు ఆకవరపు రమేష్, కప్పగంతుల నాగరాజుశర్మ, పచ్చలకట్ట సోమేశ్వరాస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరి రాజు, దేవరకొండ నరసింహచారి, ఉమాశంకర్‌రావు, పళ్లెం కృష్ణమూర్తి, దానం రామే శ్వరరావు, మధురావ్, శ్యాంసుందర్‌రావు, మణిశర్మ పాల్గొన్నారు.

బియ్యంతో మాఫియా వ్యాపారానికి అడ్డుకట్ట

● దేశ చరిత్రలోనే సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక మార్పు
● ఉగాది రోజున హుజూర్‌నగర్‌లో సీఎంతో ప్రారంభం
● పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రేషన్ సన్న బియ్యం పంపిణీతో మాఫియా వ్యాపారానికి అడ్డుకట్ట పడనుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.8వేల కోట్లతో 24 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ సన్న బియ్యాన్ని 84 శాతం మంది పేదలకు ఉచితంగా ఆరు కిలోల చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కృషి, పట్టుదలతో ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30న సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రజా ప్రతినిధులను ఉత్తమ్ కోరారు. హుజూర్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. రేషన్ దొడ్డు బియ్యంతో మాఫియా నడిచిందని, డీలర్లు, లబ్ధిదార్లు కూడా బియ్యాన్ని విక్రయించారన్నారు. అందుకే ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందిచనున్నామని తెలిపారు.



అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పాస్టర్‌ను హత్య చేసిన దుండగులను శిక్షించాలి

బాప్టిస్టు చర్చి అధ్యక్షుడు టీఎస్ క్రిస్టోఫర్



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బాప్టిస్టు చర్చి అధ్యక్షుడుటీఎస్ క్రిస్టోఫర్

నల్లగొండ క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో దైవ సేవకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్‌ను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని నల్లగొండ బాప్టిస్టు చర్చి అధ్యక్షుడు టీఎస్ క్రిస్టోఫర్, చర్చి పాస్టర్ బిప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటరులో ఉన్న చర్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో పాస్టర్లు, క్రైస్తవులు, చర్చిలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్‌ను కొంతమంది దుండగులు ప్రణాళిక ప్రకారమేహత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి దాడులు, హత్యలు, చర్చిల కూల్చివేతలను అడ్డుకునేందుకు క్రైస్తవ సమాజం అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నిందితులను ఏపీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వాలు, చట్టాలపై తమకు పూర్తి నమ్మకం, గౌరవం ఉందన్నారు. క్రైస్తవులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని, సురక్షితంగా ఆయా సంఘాల్లో ప్రార్థన చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. క్రైస్తవ లోకం ఆధ్యాత్మికమైన దైవజనుడిని కోల్పోయిందని, క్రైస్తవులను, చర్చిలను నిర్లక్ష్యం చేయకుండా వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు సహకారం అందించాలని అన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కూడా విన్నవించి ప్రవీణ్‌ను హత్య చేసిన దుండగులపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తామన్నారు. సమావేశంలో పాస్టర్ జాకబ్, ఆర్‌సీఎం మెంబర్ పసల శౌరయ్య, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేకల భద్రాద్రి, మోజెస్, ఇసాక్, ప్రదీప్ శామ్యూల్, ఆశయ్య, ఎస్పీ జయప్రకాష్ పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మిర్యాలగూడ, మార్చి 26(ఆంధ్రజ్యోతి):వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బంగారుగడ్డకు చెందిన గుంటోజు మధుబాబు మద్యానికి బానిసై డబ్బు కోసం వేధిస్తున్నందున టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చింది. తెల్లవారిన తర్వాత మాట్లాడతామని పోలీసులు వారిని పంపేశారు. అర గంట తర్వాత పోలీస్‌స్టేషన్ ప్రాంతానికి మధుబాబు వచ్చి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ మూత ఓపెన్ చేసి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు, పోలీసులు మంటలను ఆర్పివేసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నల్లగొండకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పనిచేయని టిమ్స్..ఆగిన ఆర్టీసీ బస్సు

మోత్కూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తొర్రూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న హైదరాబాద్-2 డిపో ఆర్టీసీ బస్సులో టికెట్లు ఇచ్చే టిమ్స్ మిషన్ బుధవారం మొరాయించింది. టికెట్లపై ప్రింటు రాకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని ధర్మాపురం వద్ద బస్సును నిలిపివేశారు.. తొర్రూరు నుంచి మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ వెళ్త బస్సులో సుమారు 50 ప్రయాణికులు ఉన్నారు. మోత్కూరు బస్టాండులో బస్సు ఎక్కిన ప్రయాణికులకు కండక్టర్ టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నించగా టికెట్లపై ప్రింటు రాలేదు. దీంతో ధర్మాపురం వద్ద బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని హైదరాబాదు-2 డిపో మేనేజరు దృష్టికి తీసుకెళ్లగా టికెట్ల మిషన్‌లో ప్రింటు అవుతున్నందున బయటకు ప్రింటు రాని పేపరుపై రాసి ఇచ్చి బస్సును హైదరాబాద్ గమ్యస్థానానికి తీసుకరమ్మని చెప్పడంతో సమస్య పరిష్కారమైంది.

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

పెద్దవూర, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పెద్దవూర మండలం చలకుర్తి నవోదయ విద్యాల యంలో 6వ, 9వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వ హించిన ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలైనట్లు ప్రిన్సిపాల్ ఆర్.నాగభూషణం బుధవారం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో తాత్కా లికంగా ఎంపికైన 80మంది విద్యార్థుల వివరాలు, 9వ తరగతిలో ఎంపికైన 11 మంది విద్యార్థుల వివరాలను ఆయన వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి అడ్మిషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలను పూర్తిగా నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్లు ఏర్పాటు చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రవేశానికి అన్ని సంబంధించి ఫారాలను అప్లికేషన్ పొందుపరిచిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపుతామన్నారు.

భూవివాదంపై ఆర్డీవో విచారణ



నార్కట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేస్తున్న ఆర్డీవో అశోక్‌రెడ్డి

నార్కట్‌పల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నెం.729లో నెలకొన్న భూ వివాదంపై నల్లగొండ ఆర్డీవో యానాల అశోక్‌రెడ్డి బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేశారు. 729 సర్వే నెంబర్‌లో ఎ1.06ల భూమి వంగూరి సైదమ్మ నుంచి ముప్పిడి చంద్రకళ కొనుగోలు చేసింది. కానీ నల్లగొండ పట్టణానికి యూసుఫుద్దీన్ కుమారులు ఫక్రుద్దీన్, మొయినొద్దీన్‌లు ఆ భూమిపైకి వెళ్లి తమ వారసుల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపిస్తూ ఆ భూమి చుట్టూ వేసిన కడీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్వోఆర్ ద్వారా విక్రయించిన భూమిని తిరిగి అక్రమంగా పట్టాలు చేయించుకుని పొందిన పాస్ పుస్తకాలను రద్దు చేయాలని, అదే విధంగా క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా పాసు బుక్‌లను జారీ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో విచారణ చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం నార్కట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి ఇరుపక్షాలను ఆర్డీవో పిలిచి అధికారుల సమక్షంలో రికార్డుల యుతంగా విచారణ చేశారు. సర్వే నెంబర్ 729లో 1954-55 నుండి 2017-18 సంవత్సరం వరకు పూర్తి విస్తీర్ణం మొత్తం ఎ9.14లు మాత్రమే ఉంది. కానీ 2018 సంవత్సరంలో ఖాస్రా విస్తీర్ణం మరో ఇద్దరు పట్టాదారులను చేర్చగా మొత్తం ఎ11.27లుగా విస్తీర్ణం పెరిగిన వైనంపైనా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు, భూమి యాజమాన్య హక్కుపై ఆశ్రయించిన ఇరుపక్షాల వాదనను ఆర్డీవో విన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ సర్వే నెంబర్ 729 భూవివాదంపై విచారణ జరిపిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ఈ విచారణలో తహసీల్దార్ ఎల్.వెంకటేశ్వర్‌రావు, నాయబ్ తహసీల్దార్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ విజయారెడ్డి, ఆర్‌ఐలు తరుణ్, భవాని, సర్వేయర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సాగర్ సమాచారం

పూర్తిస్థాయి నీటి మట్టం	590.00 అడుగులు
టీఎంసీలు	312.0450
ప్రస్తుత నీటి మట్టం	521.20
టీఎంసీలు	151.4734
ఎడమకాల్వకు నీటి విడుదల	8,367
కుడికాల్వకు	6,041
విద్యుత్ కేంద్రం ద్వారా	నిల్
క్రస్ట్ గేట్ల ద్వారా	నిల్
ఎస్ఎల్‌బీసీ ద్వారా	1,800 క్యూసెక్కులు
వరద కాల్వ ద్వారా	నిల్
ఇన్‌ఫ్లో	25,036
అవుట్‌ఫ్లో	15,508

పులిచింతల ప్రాజెక్టు

పూర్తిస్థాయి నీటి నిల్వ	45.77 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ	33.66 టీఎంసీలు
గేట్ల ద్వారా	నిల్
అవుట్‌ఫ్లో	300 క్యూసెక్కులు
ఇన్‌ఫ్లో	300 క్యూసెక్కులు

మూసీ నీటిమట్టం

పూర్తిస్థాయి నీటి మట్టం	645 అడుగులు
టీఎంసీలు	4.46 (టీఎంసీలు)
ప్రస్తుత నీటి మట్టం	627.59 అడుగులు
టీఎంసీలు	1.10 (టీఎంసీలు)
కాల్వలకు విడుదల	568.17 క్యూసెక్కులు
ఇన్‌ఫ్లో	నిల్
అవుట్‌ఫ్లో	606.12క్యూసెక్కులు

ప్రజా సమస్యలను మరిచిన కేంద్ర ప్రభుత్వం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

రామన్నపేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ ప్రజల్లో విభజన తెచ్చి ప్రజా సమస్యలపై పోరాడకుండా కుట్ర చేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆరోపించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సీపీఎం రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహి'స్తున్న ప్రజా చైతన్య పాదయాత్ర ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన వ్యక్తిగత ఎజెండా అయిన మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. డీలిమిటేషన్‌లో భాగంగా దక్షిణాది రాష్ట్రాలను పార్లమెంట్‌లో ప్రాతినిధ్యాన్ని తగ్గించి బీజేపీ ఇతర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి నిధులు నిర్వీర్యం చేస్తుందన్నారు.

హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు సీపీఎం పోరాటం ఆగదని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, పాదయాత్ర బృందం జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమంతు, గోరిగి సోములు, బొడిగె రజిత, వేముల సైదులు, కొమ్ము అంజమ్మ, మేడి గణేష్ తదితరులు ఉన్నారు.



ప్రజాచైతన్య పాదయాత్రలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ఎస్ఏ పోస్టులను బీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలి

కోదాడటౌన్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)ల పోస్టులను బీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని బీఈడీ అభ్యర్థుల సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు శివాజీనాయక్ డిమాండ్ చేశారు. పదోన్నతుల ప్రక్రియకు వ్యతిరేకంగా బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని బాపూజీ శాఖ గ్రంథాలయం ఎదుట అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఎస్‌జీటీలకు 70శాతం మేర పదోన్నతులు కల్పించడంతో బీఈడీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. టీచర్ పోస్టుల్లో 30 శాతం ఖాళీలు, పదోన్నతులు కల్పించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 70 శాతం బీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తున్నారని, అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.పదోన్నతుల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఈడీ అభ్యర్థులు రాంబాబు, శ్రీను, సందీప్, నరేష్, శోభ, సారిక, సుమ, తులసి, రమేష్, శ్రీరాములు, శ్రీకాంత్, రామారావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

'పది' ప్రశ్నాపత్రం లీకేజీకి రాజకీయరంగు

(5వ పేజీ తరువాయి)

క్రిశాంక్ ఉద్దేశపూర్వకంగా తమను అవమానించేలా వాటిని ఫార్వర్డ్ చేశారని కాంగ్రెస్ నేతలు రజిత, నరేందర్, శ్రీనివాస్ నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసులు నమోదుచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా కేసులు నమోదవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల నడుమ తీవ్రస్థాయిలో పరస్పరారోపణలు వెల్లువెత్తాయి. కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడితే సహించబోమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నియోజకవర్గ నాయకులు ప్రసన్నరాజ్ తదితరులు హెచ్చరించారు. అయితే దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలే తప్ప తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేంది లేదని ఎమ్మెల్యే వీరేశం హెచ్చరించారు. ఇరుపార్టీల నాయకులు ఎక్కడికక్కడ పరస్పర ఆరోపణలు, హెచ్చరికలతో బుధవారం రోజంతా రాజకీయబ్జ హడావిడి నెలకొంది.

ఆంధ్రజ్యోతి * భువనగిరి ఆలేరు
8 www.andhrajyothy.com ● గురువారం 27 మార్చి 2025



తహసీల్దార్‌గా అనిత

రాజాపేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాజాపేట తహసీల్దార్‌గా ఇంద్రకార్ అనిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన దామోదర్ ఇటీవల హైదరాబాద్‌లో సీసీఎల్ఏకు బదిలీ య్యారు. ఆయన స్థానంలో అక్కడి నుంచి ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు.

నేడు ఉగాది ఉత్సవాలు

భువనగిరి టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లా రచయితల సంఘం ఆధ్వ ర్యంలో గురువారం భువనగిరిలో ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, బండారు జయశ్రీ తెలిపారు. స్థానిక రాయిగిరిలోని ఓ వంక్షన్‌హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్న ఉత్సవాలకు సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ తదితరులు హాజరుకానున్నట్లు చెప్పారు.

సబ్సిడీపై మేకలు, గొర్రెల యూనిట్లు



డాక్టర్ రామచంద్రారెడ్డి, పశువైద్యాధికారి, తుర్కపల్లి

ఇంటర్వ్యూ Interview

మేకలు, గొర్రెలు, సీమ పందులు, నాటుకోళ్ల పెంపకం, పశుపోషణపై అన్నివర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై వివిధ రకాల యూనిట్లను అందిస్తోంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం) ద్వారా 50 శాతం సబ్సిడీతో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయీమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం(పీఎంఈజీపీ) కింద 35శాతం సబ్సిడీతో డెయిరీ యూనిట్లను ఇస్తున్నట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ రావుల రామచంద్రారెడ్డి ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. (ఆంధ్రజ్యోతి-తుర్కపల్లి)

ఆంధ్రజ్యోతి: ఎన్ఎల్ఎం, పీఎంఈ జీపీ పథకం కింద యూనిట్లు తీసు కుంటే ఒక్కోక్క యూనిట్‌కు ఎన్ని డబ్బులు ఇస్తారు? లబ్ధిదారుడి వాటా ఎంత?

పశు వైద్యాధికారి : ఎన్ఎల్ఎం కింద రూ.10 నుంచి రూ. 50లక్షల వరకు, పీఎంఈజీపీ పథకం కింద యూనిట్లు తీసుకుంటే రూ.11లక్షల వరకు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే 50శాతం పోను లబ్ధిదారుడు 10 శాతం చెల్లిస్తే బ్యాంక్ 40 శాతం ఇస్తుంది.

ఆంధ్రజ్యోతి రుణాలు తీసుకోవాలంటే అర్హతలు ఏమిటీ ?

పశు విద్యాధికారి : గొర్రెలు, మేకలు, పశుపోషణ పై అనుభవం ఉండాలి. రైతులకు సొంత భూమి ఉండాలి లేదంటే భూమి లీజ్‌కు తీసుకొని కూడ ఈయూనిట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రజ్యోతి : ప్రభుత్వం ఏ యూనిట్‌కు ఎంత సబ్సిడీ ఇస్తుంది ?

పశు వైద్యాధికారి : మేకలు, గొర్రెల యూనిట్ల కింద అయితే గొర్రెలు లేదా మేకలు 100 నుంచి 500 వరకు తీసుకోవచ్చు దీనికి సబ్సిడీ రూ.10 నుంచి రూ. 50లక్షల వరకు ఇస్తారు. 50 సీమ పందులు తీసుకుంటే 15లక్షలు సబ్సిడీ, ఒక యూనిట్ కింద వంద సీమ పందులు తీసుకుంటే 30లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. పీఎంఈజీపీ పథకం కింద యూనిట్లు తీసుకుంటే పది ఆవులు లేక గేదెలు తీసుకుంటే ప్రభుత్వం రూ. 11లక్షలు ఇస్తుంది. ఇందులో సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకైతే 35శాతం సబ్సిడీ, ఇతర వర్గాల రైతులకైతే 25 శాతం సబ్సిడీ ఇస్తుంది. యూనిట్ కాస్ట్ రూ. 11లక్షలు దాటితే బ్యాంక్‌లో ఏదైనా ఆస్తి గ్యారంటీ పెట్టాల్సి ఉంటుంది.

ఆంధ్రజ్యోతి: మందులు, వ్యాక్సిన్లు సకాలంలో సరఫరా చేస్తుందా ?

పశువైద్యాధికారి : గొర్రెలు, మేకలకు సీజనల్‌గా వచ్చే గడ్డి, పుర్రురోగం, అమ్మతల్లి, నీలి నాలుక వంటి వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్లు సకాలంలోనే పంపిణీ అవుతున్నాయి.గాలి కుంటు, థైలేరియా వంటి రోగాలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం మూడు నెలలకోకసారి మందులు సరఫరా చేయాల్సి ఉండగా ఏడాదికో సారి మాత్రమే మందులు వచ్చాయి.

శరవేగంగా నందనం బ్రిడ్జి నిర్మాణం

● మూడేళ్లుగా పిల్లర్ల దశలోనే పనులు

(ఆంధ్రజ్యోతి-భువనగిరి రూరల్):

భువనగిరి మండలం నందనం-సిరివేణికుంట హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మూడేళ్లుగా పిల్లర్ల దశలోనే నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని దీంతో ప్రజలు, వాహ నదారులు ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల 'ఆంధ్రజ్యోతి'లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీం తో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉన్నతా ధికారులకు విన్నవించారు. ఈ క్రమంలో సిరివేణి కుంట-నందనం గ్రామాల మధ్య చిన్నేరువాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులకు పీఎంజీఎస్‌వై(ప్రధాన మంత్రి సడక్ యోజన) కింద రూ.4 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 సెప్టెంబర్ 22న పనులకు శంకుస్థాపన చేశారు. మూడేళ్లు గడిచినా పనులు నత్తనడకన కొనసాగాయి. ప్రజలు, వాహనదారులు నిర్మాణ పనుల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఘటనలు ఉన్నాయి. ఆ వాగులో నీటి ప్రవాహం ఉండడంతో పనులు సదరు కాంట్రాక్టర్ నిలిపివేశారని అధికారులు చెబుతూవచ్చారు. పంచాయతీరాజ్ అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు అందజేయడంతో బ్రిడ్జి నిర్మాణ పనులకు మోక్షం లభించింది. దీంతో పనులు శరవేగంతో కొనసాగుతున్నాయి.



నందనం శివారులో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు

తీరనున్న వాహనదారుల ఇబ్బందులు

ఈ వంతెన నిర్మాణం పూర్తయినట్లయితే వర్షాకాలంలో వాగుపై నిర్మించిన బ్రిడ్జిపై వాహన దారులు రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. కాగా భువనగిరి, వలిగొండ, బీబీనగర్ మండలాల నుంచి సిరివేణికుంట, మోదారం, రావిపహాడ్, ముగ్దుంపల్లి మండలాలకు నిత్యం నందనం, సిరివేణికుంట రహదారిపై వందలాది వాహనాల రాకపోకలు కొనసాగించే వాహనాదారుల ఇబ్బందులు తొలగిపోతాయి.

జూన్‌లోగా పనులు పూర్తి చేస్తాం



బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.4 కోట్లు మంజూ రుకాగా అందులో రూ.1.50 కోట్ల పనులు పూర్తయ్యాయి. మూసీ వాగు ఉధృతంగా ప్రవహించడం దృష్ట్యా సదరు కాంట్రాక్టర్ నిర్మాణ పనులను నిలిపివేశారు. జూన్‌లోగా బ్రిడ్జిపనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.

ప్రసాద్, పీఆర్ డిప్యూటీ ఈఈ, భువనగిరి

హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలి

భువనగిరి రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ , మండల ప్రత్యేకాధికారి జినుకల శ్యాంసుందర్ సూచించారు.మండలంలోని అనాజీపురంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు వాటికి నీరందించాలన్నారు. అలాగే గ్రామంలో పర్యటించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరిగే విధ ంగా ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వాతి, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

సజావుగా పదో తరగతి పరీక్షలు

భువనగిరి (కలెక్టరేట్), మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సాఫీగా కొనసాగుతున్నాయి. 50 పరీక్షా కేంద్రాల్లో బుధవారం గణితపరీక్ష జరిగింది. మొత్తం 8,632 మంది విద్యార్థులకు 8,620 హాజరు కాగా 12 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాధికారి సత్యనారాయణ సందర్శించగా, 20 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు.

ఆస్తిపన్ను చెల్లింపులో వన్ టైం సెటిల్‌మెంట్ ఆఫర్

భువనగిరి టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : వంద శాతం ఆస్తిపన్ను వసూలు లక్ష్యంగా ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్‌ను ఆఫర్ చేసింది. గడువులోపు ఆస్తిపన్ను చెల్లించే వారికి జరిమానాలో 90 శాతం వడ్డీమాఫీని ప్రకటించింది. దీంతో ఈనెల 31 లోపు పన్ను చెల్లించి ప్రభుత్వం ఇచ్చిన రాయితీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి మునిసిపల్ కమిషనర్ రామలింగం బుధవారం సూచించారు. పూర్తి పన్ను చెల్లించిన వారికే 90 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని తెలిపారు. అయితే ఈపాటికే జరిమానాతో చెల్లించిన వారికి 90 శాతం రాయితీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను మొత్తంలో తగ్గనుంది. పట్టణంలో 15,533 అసెస్‌మెంట్స్ ద్వారా సుమారు రూ.10.05 కోట్ల ఆస్తిపన్ను డిమాండ్ ఉండగా ఇప్పటివరకు సుమారు రూ. 5.70 కోట్లు వసూలయ్యాయి. మరో రూ. 4.35 కోట్లు రావాల్సి ఉన్నట్లు తెలిసింది. ఈ మొత్తంలో సింహభాగం బకాయి ఆస్తి పనులే ఉండటం గమనార్హం



భువనగిరిలో ఆస్తిపన్ను వసూలు చేస్తున్న మునిసిపల్ సిబ్బంది

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

భూదాన్‌పోచంపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈవో శోభారాణి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో డీఏఆర్‌పీజీ అవార్డుకు ఎంపికైన శివారెడ్డి గూడెం గ్రామపంచాయతీని బుధవారం ఆమె సందర్శించారు. ఇక్కడ నిర్వహి స్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆమె సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ వంకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి ఆదేశించారు. అనంతరం భూదాన్‌పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని రేవణపల్లిలో గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో డీఆర్‌డీవో నాగిరెడ్డి,డీపీవో సునంద, ఎంపీడీవో రాపర్తి భాస్కర్‌పాల్గొన్నారు.



శివారెడ్డిగూడెం సమావేశంలో మాట్లాడుతున్న సీఈవో శోభారాణి, పక్కన డీఆర్‌డీవో నాగిరెడ్డి, డీపీవో సునంద

ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా : బీజేపీ

యాదగిరిగుట్ట రూరల్, మార్చి 26, (ఆంధ్రజ్యోతి) : అక్రమాలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం దారు ణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌పై అక్రమ కేసును నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయడానికి భావ స్వేచ్ఛ హక్కు లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు సైతం వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వారిపై కేసులు పెట్టకుండ పోలీసులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, రాష్ట్ర నాయకుడు రచ్చ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, నాయకులు గుంటిపల్లి సత్యనారాయణ, ఆకుల చంద్రమౌళి, జెల్లా భానుచందర్, గుండ్లపల్లి మధుగౌడ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుల అనుచిత వ్యాఖ్యలపై నిరసన

యాదగిరిగుట్ట రూరల్, మార్చి 26, (ఆంధ్రజ్యోతి) : బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై కాంగ్రెస్ నాయకుల అనుచిత వాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదు రుగా రోడ్డుపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడుతుంటే ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని అవసరమైతే అక్రమ కేసులు పెట్టిస్తామని ఎంతకాలం పోలీసుల అండతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలోయాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మిడి రాంరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, పాపట్ల నరహరి పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య మా ట్లాడుతూ పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. మిట్ట వెంకటయ్యగౌడ్,తోటకూరి బీరయ్య, వెంకటేష్‌గౌడ్, దావూద్, సతీష్‌రాజ్, బాలయ్యగౌడ్ ఉన్నారు.

ఉద్యమనేత కొనపురి సాంబశివుడికి ఘన నివాళి

భువనగిరి గంజ్, వలిగొండ మార్చి 26(ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివుడి వర్ధంతిని భువనగిరి, వలిగొండ మండలంలోని దాసి రెడ్డిగూడెం గ్రామంలో బుధవారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటం, స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నరహంతకుల చేతిలో సాంబశివుడు హత్యకు గురికావడం పార్టీకి, ఆయన కుటుంబానికి తీరని లోటన్నారు. నయీం నడిపిన వ్యవస్థ వల్ల భువనగిరి ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీశారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచెర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు దూదిమెట్ల బాల్‌రాజు యాదవ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశజ్యోతి సాంబశివుడని అన్నారు. నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అఫ్రోజ్, సింగిల్ విండో చైర్మన్ సూరకంటి వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, సాంబశివుని కూతురు స్వర్ణలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కవిత, జడల అమరేందర్‌గౌడ్, కొలుపుల అమరేందర్, ఎనబోయిన అంజనేయులు, ఎవి కిరణ్‌కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్, సుబ్బూరు బీరుమల్లయ్య, ర్యాకల శ్రీనివాస్ కవిత పాల్గొన్నారు.



భువనగిరిలో సాంబశివుడి చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు

సంక్షిప్తంగా..

● భువనగిరి రూరల్ : మండలంలోని నందనం -సిరివేణికుంటకు వెళ్లే బ్రిడ్జి నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పను లు త్వరగా పూర్తి చేసి వాహనాదారుల ఇబ్బందులను తొలగించాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా , మండల అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, జనగాం పాండు, మాజీ జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, మునిసిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు ఉన్నారు

●మోత్కూరు : మోత్కూరు మసీద్ ఈ నూర్‌లో బుధవారం సాయంత్రం జామే మసీద్ కమిటి, మసీద్ ఈ నూర్ కమిటీ, మసీద్ ఈ మహేరాజ్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ డి.రాంప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మార్కెట్ వైస్‌చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, రామచంద్రు, డాక్టర్ లక్ష్మీనర్సింహారెడ్డి, పాల్గొన్నారు.

● భువనగిరి గంజ్ : భువనగిరి పట్టంలోని సుందరయ్య భవనంలో బుధవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ సీ మాయ కృష్ణ, నాగమణి, వల్దాస్ అంజయ్య పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలు

● చౌటుప్పల్ టౌన్ : చౌటుప్పల్ పట్టణంలోని స్థానిక కందాళ రంగారెడ్డి భవన్‌లో బుధవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరుణాకర్ మాట్లాడుతూ, పోరుబాట కార్యక్రమంలో మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేశామని, సదరు సమస్యలపై దశల వారిగా పోరాటాలను నిర్వహిస్తామని ఆయన అన్నారు. సమా వేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎ. రామేశ్వరీ, మాజీ కౌన్సిలర్ జి. లక్ష్మణ్, నాయకులు దండ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

● అడ్డగూడూరు : మండలకేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో బుధవారం సంఘం వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ కొప్పుల నిరంజన్‌రెడ్డి వైస్‌చైర్మన్ చేడె చంద్రయ్య, మార్కెట్ వైస్‌చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి, నాయకులు ఇటికాల చిరంజీవి, సీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

● ఆలేరు : ఆలేరు మునిసిపల్ పరిధిలోని బహదూర్‌పేటకు చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ జర్నలిస్టు జంపాల దశరథ తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పరామర్శించారు.

● భువనగిరి గంజ్ : ఏప్రిల్ 2న ఢిల్లీలో నిర్వహించనున్న బీసీల పోరు గర్జన ధర్నాను జయప్రదం చేయాలి రూపొందించిన పోస్టర్‌ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహ, నాయకులు గాజుల క్రాంతికుమార్, సాయిని యాదగిరి, అశోక్ చారి, చిక్క వెంకటేశం పాల్గొన్నారు.

● రాజాపేట : మండలం రాఘునాథ్‌పూర్ గ్రామంలో ఆలేరు ఎస్ఆర్ జూనియర్ కాళాశాల విద్యార్థులతో బుధవారం ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. వారం రోజులపాటు గ్రామంలో పలు కార్యక్రమాలు నిర్వహించేటట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి అనురాధ, లెక్చరర్లు అనిల్‌కుమార్, వెంకటేశ్వర్లు, పోచయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.

● భూదాన్‌పోచంపల్లి :జలాల్‌పూర్ గ్రామ చెరువుకట్ట వద్ద గల మూలమలుపు వద్ద హైదరాబాద్ శుభ ఫెర్టిలిటీ హాస్పిటల్ సౌజన్యంతో రెండు సోలార్ బ్లింకింగ్ ట్రాఫిక్ లైట్లు, రెండు బారికేడ్లను ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభా కర్‌రెడ్డి బుధవారం వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా శుభ ఫెర్టిలిటీ హాస్పిటల్ యాజమాన్యం గోరంటి వినయ్‌కుమార్‌రెడ్డిని అభినందిస్తూ సన్మానించారు. కార్యక్రమాల్లో భూదాన్ పోచంపల్లి సీఐ రాములు, చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ విజయ్‌కుమార్, పోచంపల్లి ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, ఏఎస్‌ఐ సైదిరెడ్డి పాల్గొన్నారు.

● భువనగిరి గంజ్ :మహనీయులు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రాంచంద్రయ్య కోరారు. జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ భవనంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాటా డారు. ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 11న మహాత్మా జ్యోతిరావుఫూలే, 14న అంబేడ్కర్ జయంతిని నిర్వహించాలని కోరారు.

తొలి రోజు 8 నామినేషన్లు

భువనగిరి టౌన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : భువనగిరి బార్ అసోసియేషన్ ఎన్నికలకు వివిధ స్థానాలకు, తొలిరోజు బుధవారం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. అధ్యక్ష స్థానానికి ఇద్దరు, ప్రధాన కార్యదర్శికి ఇద్దరు, ఉపాధ్యక్ష, గ్రంథాలయ కార్యదర్శి, సాంస్కృతిక కార్యదర్శి కోశాధికారి స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారి జిట్టా భాస్కర్‌రెడ్డి తెలిపారు. మిగతా స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది.

సౌకర్యంగా నిత్యాన్నదానం

(5వ పేజీ తరువాయి)

అన్నప్రసాద వితరణ చేయనున్నారు.

1987 నుంచి అన్నదానం ప్రారంభం

యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో పూర్వకాలం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్న సదుపాయం కల్పించేవారు. దేవస్థానం నిధులతో రామానుజ కూటంలో పూజా విధులు నిర్వహించే అర్చకులకు, బ్రాహ్మణ సత్రంలో స్వామిని దర్శించుకునే బ్రాహ్మణులు, ఇతర ప్రముఖులకు అన్నపానీయాల సదుపాయం సమకూర్చేవారు. బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష వేడుకల్లో మాత్రం కొండపైగల శ్రీరామ్ భవన్‌లో భక్తులకు భోజన సదుపాయం కల్పించేవారు. కాలక్రమేణ భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్నప్రసాదానికి ఆదరణ కూడా అదేస్థాయిలో అధికమవడంతో 1987లో శాశ్వత అన్నదాన పథకానికి విరాళాల సేకరణ ప్రారంభించి అప్పటి ఈవో బి.సుబ్బారావు శ్రీకారం చుట్టారు. అన్నదానంకోసం రూ.516నుంచి ఆపైన విరాళాలు అందజేసిన భక్తుల గోత్రనామాలపై అర్చనలు చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. తొలుత కొండపై రోజుకు 200 మంది, ఆ తర్వాత 500 మంది, ప్రతీ శని, ఆదివారాలు, ఇతర పర్వదినాలు, విశేష రోజుల్లో 1000 నుంచి 1500 మంది వరకు భోజన సదుపాయం కల్పించేవారు. ప్రస్తుతం రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ఇప్పుడు జన్మదినం, వివాహ వార్షికోత్సవం వంటి శుభ కార్యక్రమాల సందర్భంగా అన్నదాన పథకంలో చేరిన భక్తుల గోత్రనామార్చనలు నిర్వహించే విధంగా మార్పులు చేశారు.

అన్నదాన పథకానికి రూ.25.37 కోట్ల నిధి

భక్తుల విరాళాలతో ప్రారంభించిన అన్నదాన పథకానికి అనతికాలంలోనే విశేష ఆదరణ లభించింది. కొండపై స్వామివారి అన్నప్రసాదం స్వీకరించడమేకాక ఇతర భక్తులకు అన్నసదుపాయం కల్పించేందుకు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. అందులో భాగంగానే అన్నదానం కోసం భక్తుల నుంచి వచ్చిన విరాళాలు రూ.25.37కోట్లు సమకూరాయి. ఈ నిధిని బ్యాంకులో డిపాజిట్ చేయగా వచ్చిన వడ్డీతో భక్తులకు అన్నప్రసాద వితరణ అందిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో ప్రారంభిస్తాం

నిత్యాన్నదాన భవనం ప్రారంభానికి అంతా సిద్ధం చేశాం. భవన నిర్మాణ దాత కూడా అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. పెద్దగుట్టపై 15ఎకరాల్లో సుమారు రూ.8కోట్లతో నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశాం. భక్తులకు వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం.

- ఏపూరి భాస్కర్‌రావు, ఈవో, యాదగిరిగుట్ట, దేవస్థానం

వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు దరఖాస్తులు

యాదగిరిగుట్ట రూరల్, మార్చి 26, (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 2024-25 సంవత్సరానికి మండలానికి రూ.2.63 లక్షలు మంజూరైనట్లు ఏవో సుధారాణి తెలిపారు. గుట్ట వ్యవసాయ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మొత్తం 16 రకాలకు చెందిన పరికరాలు వచ్చినట్లు, మహిళా రైతులు ఈ నెల 30 తేదీ లోపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు అందజేయాలని కోరారు. జిల్లాస్థాయి అధికారులను దరఖాస్తును పరిశీలించి అర్హులైన వారికి పరికరాలను అందజేయనున్నట్లు ఆమె వివరించారు.

సాగునీటి సమస్యను పరిష్కరించాలి

చౌటుప్పల్ టౌన్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ ప్రాంతంలో నెలకొన్న సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రైతులు కోరారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఆందోళ్ మైసమ్మ జలసాధన సమితి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. చౌటుప్పల్ మండలం లక్కారం, కైతాపురం, ధర్మాజీగూడెం, ఎల్లగిరి, ఎల్లంబావి, తంగ డపల్లి, డి.నాగారం, కొయ్యలగూడెం, పీపల్‌పహాడ్, దండుమల్కాపురం, తూప్రాన్‌పేట, చౌటుప్పల్ గ్రామాల్లో మూడేళ్లుగా సాగునీటి సమస్య తీవ్రంగా మారిందని రైతులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జలసాధన సమితి మెయిన్ ప్రతినిధులు ము త్యాల భూపాల్ రెడ్డి, కొంతం అనంత రెడ్డి, గోపి సుధాకర్, కంది లక్ష్మారెడ్డి, మెట్టు సుదర్శన్‌రెడ్డి, చీకూరి ఈదయ్య, ఎ.నరేందర్ రెడ్డి, వి.పెంటారెడ్డి ఉన్నారు.

చేనేత కార్మికులకు లక్ష రూపాయల రుణమాఫీ

భూదాన్‌పోచంపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసిందని, పద్మశాలి చేనేత కార్మిక సంఘం భూదాన్‌పోచంపల్లి అధ్యక్షుడు అంకం పాండు తెలిపారు. స్థానికంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణాలు రూ. 2లక్షలు తీసుకునే వారికి రూ. లక్ష మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు భారత భూషణం, బొమ్మ హరిశంకర్, బిట్ల గణేష్, రుద్ర సూర్యప్రకాష్, పొట్టబత్తిని వేణుకుమార్, కట్కూం శ్యాంసుందర్, గుండేటి శివరాజ్, భాస్కర్, గుండు రాజేశ్వరి, హేమలత పాల్గొన్నారు.

మత్స్యగిరి హుండీ ఆదాయం రూ.18 లక్షలు

వలిగొండ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన హుండీని బుధవారం లెక్కించారు. 4 నెలల 10 రోజులకు రూ.18,34,671, స్వామివారి కల్యాణ కట్నాలు రూ.30,380 సమ కూరిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో మోహన్‌బాబు, మండలి చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి, నిఖిల్ అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

ఆర్ అండ్ఆర్ కింద పరిహారం అందించాలి

తుర్కపల్లి, మార్చి 26(ఆంధ్రజ్యోతి) : భువనగిరి మండలం బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో చోక్ల తండాతో పాటు గిరిజనులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి కింద పరిహారం అందించాలని కోరుతూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈమేరకు తుర్కపల్లి మండలం చోక్లతండాకు చెందిన గిరిజన నాయకులు బుధవారం ఢిల్లీలో లోక్‌నాయక్ భవన్‌లో జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి వినతి పత్రం అంద జేశారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా నాయకులు అజ్మీరా కిషన్ నాయక్, రుస్తాపూర్ మాజీ ఎంపీటీసీ ధనావతు మోహన్‌బాబు, నాయకులు భూక్య రామోజీనాయక్, నరేశ్‌నాయక్, భూక్య నరేశ్ ఉన్నారు.

పీహెచ్‌సీలో వాటర్ ఫిల్టర్ ప్రారంభం

మోటకొండూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కంది శశిధర్‌రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కంది చంద్రకళావెంకట్‌రెడ్డి ఏర్పాటు చేసిన ప్యూరీఫైడ్ వాటర్ ఫిల్టర్‌ను ఎస్ఐ నాగుల ఉపేందర్‌యాదవ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం దాతలను వైద్య సిబ్బంది శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారులు విజయ్, మోజస్‌రాజు, హెచ్ఈఓ నర్సింహ, కవిత, యాకయ్య, సందీప్, సురేష్ పాల్గొన్నారు.

ధర్మభిక్షం ఆశయ సాధనకు కృషి చేయాలి



చౌటుప్పల్‌లో ధర్మభిక్షం విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్ : మాజీ ఎంపీ, గీత పనివారల సంఘం జాతీయ అధ్యక్షుడు బొమ్మగాని ధర్మభిక్షం ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా సీపీఐ , సీపీఎం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చేసిన సేవలను కొనియాడారు. భువనగిరి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, వలిగొండ, మోత్కూరు, గుండాల, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆత్మకూరు (ఎం) మండలకేంద్రాల్లో వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ధర్మభిక్షం అభిమానులు, గీత పనివారుల సంఘం, కల్లు గీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.